క్లుప్తంగా

'సెంచరీ' కొట్టిన పచ్చిమిర్చి

కల్వకుర్తి రూరల్: అల్పాహారమైన, ఆహారమైన అన్నిట్లో ఉపయోగించేది పచ్చిమిర్చి. ఆహారానికి కారపు రుచిని జోడించే పచ్చిమిరప కాయ ధరలు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడంతో మిర్చి ధర మండిపోతుంది. సాధారణ మిర్చి రూ.100 లు ఉండగా, ప్రత్యేక మిర్చి ధర రూ.120 లు పలుకుతోంది. 15 రోజుల కిందట కేజీ రూ.50 రూపాయల నుంచి 60 రూపాయల ధర పలకగా ప్రస్తుతం కల్వకుర్తి మార్కెట్లో కేజీ మిర్చి రూ.100 కు చేరుకుంది. కొందరు పావు కిలో రూ.30 లకు అమ్ముతున్నారు. ప్రత్యేక మిర్చి కేజీ రూ.120 కి విక్రయిస్తున్నారు. ఆగస్టు మాసంలో ధరలు తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొన్నారు. టున్నారు. మిర్చి ధర సామాన్య ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది.

విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి

అచ్చంపేట రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించే విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ కోరారు. శుక్రవారం అచ్చంపేటలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

కోడేరు: మండలంలోని జనుంపల్లి గ్రామానికి చెందిన సొప్పరి రాములుకు రూ.24వేలు, పర్లగొర్ల రాములుకు రూ.31వేలు, శేషమ్మకు రూ.60వేలు, శ్యామలమ్మకు రూ.45వేలు సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిధుల మంజూరు య్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిపాల్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనులు శుక్రవారం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

పేద కుటుంబానికి తోడ్పాటు

కల్వకుర్తి రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సిద్ధయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు బాధిత కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మబ్బు సాయిలు, గోపాల్, రామకృష్ణ, మల్లే, విష్ణు, మనోహర్, అంజి తదితరులు ఉన్నారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం



లింగాల: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన అవసరమని పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్ విద్యార్థులను తెలిపారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ తదితర రోగాలు వస్తాయన్నారు. వ్యక్తిగత శుభ్రత, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రిన్స్‌పాల్, ఉపాధ్యాయులు ఉన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నోట్ పుస్తకాల పంపిణీ



కల్వకుర్తి రూరల్: మండలంలోని లింగసానిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు శుక్రవారం పంపిణీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి వంశీ రావు దంపతులు పాఠశాలలో చదువుకుంటున్న 100 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, ప్యాడ్‌లు, పెన్నుల అందించారు. అజీమ్, అపర్ణ, శంకర్, రాజు గౌడ్, హెచ్‌ఎం నెహ్రూ ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సారా తయారీ స్థావరాలపై దాడులు

చారకొండ: మండలంలోని జేపల్లి, దొంగల గుట్ట తండా, పోచమ్మ తండాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. దొంగటగుట్ట తండాకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. సిబ్బంది రఘు, మహేష్, నార్య, పరశురామ్ ఉన్నారు.



బస్సులు లేక అవస్థలు

- సీఎం సభకు బస్సుల కేటాయింపు
- ప్రయాణికులకు తప్పని తిప్పలు
- ప్రత్యామ్నాయం చూపని అధికారులు



బస్సులు లేక వేచి చూస్తున్న ప్రయాణికులు

కందనూలు: కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోలులో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు బస్సులు అధిక సంఖ్యలో కేటాయించడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాలలో ఉదయం పాఠశాలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉన్నారు. అసలే ఉచిత బస్సుల వల్ల సమయానికి బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటే సీఎం సభకు బస్సులను తరలించడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన ఆర్టీసీ అధికారులు తనకు పట్టనట్లుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. సభలకు బస్సులను తరలించడం సరైన పద్ధతి కాదని, ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం

సీఎం సభకు నాగర్‌కర్నూల్ డిపో నుంచి 42 బస్సులు కేటాయించాం. 44 బస్సులు ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నాం.

–యాదయ్య, డిపో మేనేజర్, నాగర్‌కర్నూల్

రెండు గంటల నుంచి బస్టాండ్‌లోనే..



బస్టాండ్‌కు వచ్చి రెండు గంటల అవుతోంది. ఒక్క బస్సు కూడా రాలేదు. పుల్జాలకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. కంట్రోలర్‌ను అడిగితే సీఎం సభకు బస్సులు పోయాయని తెలిపాడు. బస్సులు లేక పోతే ఊరికి ఎలా వెళ్లాలో అర్థంకావడం లేదు.

– అంజి నాయఖు, పుల్జాల

ఒక్క బస్సు రాలేదు



బస్సు ప్రాంగణానికి ఒక్క బస్సు కూడా రాలేదు. ఊరికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నాను. పనిమీద తాడూరుకు వెళ్తున్నాను. బస్సుకోసం గంటకు పైగా వేచి ఉన్నాను. బస్సులు లేవని అంటున్నారు. ఎప్పుడొస్తయో ఏమో తెలుస్తలేదు.

–ఎల్లమ్మ, బిజినేపల్లి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నాగర్‌కర్నూల్/తాడూరు: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూరు మండలానికి సంబంధించిన 43 కుటుంబాలకు కల్యాణలక్ష్మి, 15 కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సీఎం ఆర్‌ఎఫ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాడూరు మండల్ సింగల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు

తిమ్మాజిపేట: మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ మండల నాయకుడు మీదింటి సురేందర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.



నాగర్‌కర్నూల్‌లో చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

బస్సు సౌకర్యం కల్పించాలి



తాడూరు: మండలంలోని పాపగల్ మీదుగా జిల్లా కేంద్రం నుంచి బాదేపల్లికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలంటూ శుక్రవారం డీఎంకు వినతిపత్రం అందజేసినట్లు మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ నారాయణ తెలిపారు. గతంలో బస్సు సౌకర్యం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి విన్నవించగా ఆయన సహకారంతో మేనేజర్‌ను కలిశామని త్వరలో బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మేనేజర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వారి వెంట గ్రామస్తులు శ్రీను, లింగం పాల్గొన్నారు.

పెండింగ్ డీఏలు తక్షణమే చెల్లించాలి

బిజినేపల్లి: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను, డీఏలను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దెంది రాజారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు దెంది రాజారెడ్డి మాట్లాడుతూ 317 జీఓ బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రత్నశేఖర్, మండల అధ్యక్షుడు భాస్కర్‌గౌడు, సభ్యులు వేంకటేష్, హరీష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

మసీదు కమిటీ ఎన్నిక

తెలకపల్లి: మండల కేంద్రంలోని జామా మసీద్ కమిటీని శుక్రవారం మండల ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌస్ మోయినోద్దీన్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎండీ ఇబ్రహీం, ఉపాధ్యక్షుడిగా ఎండీ షాలీ, కోశాధికారిగా ఎండీ ఫరీద్ సలహాదారుడిగా అక్మల్‌బాషా, కమిటీ సభ్యులుగా ఎండీ ముజాయిద్, ఎండీ అమాన్, ఎండీ ఆలీ, ఎండీ ఖాజాబాబు, ఫిరోజ్‌ఖాన్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

డ్రంకెన్‌డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష

బల్మూర్: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన ఆటో డ్రైవర్‌కు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల16న బల్మూర్–అచ్చంపేట ప్రధాన రహదారిపై డ్రంకెన్‌డ్రైవ్‌లో లింగాలకు చెందిన ఎం.సత్యం ఆటో నడుపుతూ పట్టుబడ్డాడు. అచ్చంపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి స్పందన రెండు రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కల్వకుర్తిలో..

కల్వకుర్తి టౌన్: మద్యం తాగి వాహనం నడుపుతూ జడ్చర్ల మండలంలోని చిన్నఆదిరాలకు చెందిన నర్సింహ పట్టుబడ్డాడు. కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి కావ్య ఎదుట హాజరపర్చగా నిందితుడికి రెండు రోజుల జైలుశిక్షతో పాటుగా, రూ.600 జరిమానాను విధించినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

తాడూరు : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ యోజనలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్‌నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తారని పేర్కొన్నారు. మహిళలకు కుట్టు మిషన్‌తోపాటు, కిరాణం , స్వయం ఉపాధి ద్వారా ఎంపిక చేసుకునే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కోరారు.

నాసిరకం భోజనం వడ్డిస్తే చర్యలు



లింగాల: నాసిరకం భోజనం వడ్డిస్తే చర్యలు తప్పవని ఎంపీడీఓ చంద్రశేఖర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాలను పరిశీలించారు. గోదాంలో నిల్వ ఉన్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. భోజన శాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అనంతరం వండిన భోజనం, కూరగాయలను ఆయన పరిశీలించారు. బియ్యంలో పురుగులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలపగా నాణ్యత లేని బియ్యాన్ని తిరిగి స్టాక్ పాయింట్‌కు పంపినట్లు పర్యవేక్షకుడు తెలిపారు. ఆయన సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.

స్వర్ణకారులకు చేయూతనందించాలి

అచ్చంపేట రూరల్: కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాల ఏర్పాటుతో ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూతనందించాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి నాగరాజుచారి డిమాండ్ చేశారు. శుక్రవారం అచ్చంపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. చేతివృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసాచారి, చంద్రమోహన్, ఉమాశంకర్, మురళీచారి, మహేష్‌చారి, సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్ స్తంభాలను ఢీకొన్న టిప్పర్

నాగర్‌కర్నూల్ క్రైం: విద్యుత్ స్తంభాలను టిప్పర్ ఢీకొన్న సంఘటన జిల్లా కేంద్రంలోని శ్రీపురంరోడ్డు ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ శ్రీపురం రోడ్డు ప్రధాన రహదారిపై ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాలను ఢీకొన్నాడు. దీంతో కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ అధికారులు సమస్య పరిష్కరించి విద్యుత్‌ను పునరుద్ధరించారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

కల్వకుర్తి రూరల్: మండలంలోని గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు శృతిలయ కల్చరల్ అకాడమీ నిర్వాహకుడు దార్ల దాసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తాండ్ర, ఎల్లికల్, పంజుగుల, గుండూరు, రఘుపతిపేట, మార్చాలా, తోటపల్లి, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని యువతీ యువకులు ఈ అవకాశం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలోనే కలాం ఎక్సలెన్స్ ట్యూషన్ నిర్వహించేందుకు వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చరల్ అకాడమీ, మై విలేజ్ మోడల్ విలేజ్ సంయుక్తంగా సహకారం అందిస్తామని వివరించారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు పేర్కొన్నారు. సెల్: 9542518850, 8096421344 నంబర్లకు ఫోన్ చేసి ఈ నెల 20వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోవాలని, 25న పట్టణంలోని అక్షర వనంలో నిర్వహించే ఎంపికలకు హాజరుకావాలని కోరారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

తిమ్మాజీపేట: మండలంలోని అప్పాజిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం నాయకులు భాస్కర్‌రెడ్డి, ఎల్లారెడ్డిలు పంచాయతీ కార్యదర్శి సంధ్యతో కలిసి భూమి పూజ చేశారు. గ్రామానికి 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, అంజన్‌రెడ్డి, బాల్‌నాగయ్య, పెంటయ్య, మాసయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఎరువులను పరిశీలించిన ఏఓ

చారకొండ: మండల కేంద్రంలో సింగిల్ విండో సొసైటీలో నిల్వ ఎరువులను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి తనూజరాజు పరిశీలించారు. ఈ పాస్ యంత్రాన్ని పరిశీలించి యంత్రం ద్వారా అమ్మకాలు జరిగేల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఓ మాట్లాడుతూ మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు 82.05 మెట్రిక్ టన్నుల డీఏపీ, 58 మెట్రిక్ టన్నుల యూరియా, 415 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 750 బస్తాల యూరియా రానున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆధార్ వివరాలను తెలిపి ఈ పాస్ నిర్ధారణతో తీసుకోవాలని సూచించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి వెంట ఏఈఓలు, సింగిల్ విండో సిబ్బంది తదితరులు ఉన్నారు.

మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి



వెల్దండ: మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీఓ ఈశ్వర్‌జీ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పోతేపల్లి, మర్రిగుంతతండా, పెద్దాపూర్ గ్రామాల్లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను ఆయన నాటి మాట్లాడారు. అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎప్పుడూ వర్షాలు వచ్చిన గ్రామాల్లో ఫీల్డ్‌అసిస్టెంట్లు, కార్యదర్శులు బాధ్యతగా జాతీయ ఉపాధి హామీ కూలీలతో మొక్కలను నాటించాలన్నారు. ముందస్తుగా మొక్కల కోసం కూలీలతో గుంతలను తవ్వించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, టీఏలు తదితరులు ఉన్నారు.

వాహనం ఢీకొని గొర్రెలు మృత్యువాత

చారకొండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని 5 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఉడుతల దేవేందర్ గొర్లను మేపడానికి తెల్లవారుజామునా రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఐదు గొర్రెలకు గాయాలయ్యాయి. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపుగా రూ.80 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు.

నీటి గుంతలు పూడ్చాలని నిరసన



నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

నాగర్‌కర్నూల్ రూరల్: నీటి గుంతలను పూడ్చాలని కోరుతూ శుక్రవారం సీపీఎం నాయకులు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న గుంతలో కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మధ్యలో ఏర్పడిన గుంతలలో నీరు నిల్వ ఉంటోందని దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రధాన రోడ్డులో ప్రయాణిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు గుంపల్లి అశోక్ జిల్లా నాయకులు అంతటి కాశన్న, శివ, కురుమయ్య, వెంకటేష్, సుభాష్, కురుమూర్తి, మల్లికార్జున్, సుధాకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాలు కాపాడాలని వినతి



మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

అచ్చంపేట: పట్టణంలోని శ్రీశైలం ప్రధాన రహదారిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ మురళికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మంగ్యానాయక్, రాష్ట్ర కార్యదర్శి మండికారి బాలాజీలు మాట్లాడుతూ కళాశాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన స్థలాన్ని కొందరు అక్రమంగా వారి పేర్లపై బదలాయించుకుని పట్టా చేసుకున్నారని వివరించారు. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. అధికారులు ప్రలోభాలకు తొలొగ్గి కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మొక్తాల రేణయ్య, బల్మూర్ జానకి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాస్‌గౌడు, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బండారు రామచంద్రయ్య, బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందూలాల్, బీజేవైఎం అధ్యక్షుడు శివచంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతటి వెంకటేష్, మాజీ బీజేపీ జిల్లా కార్యదర్శి బట్టి జగదీష్ గౌడ్, భయ్య రాజులు పాల్గొన్నారు.

గోరింటాకు సంబురం



అచ్చంపేట రూరల్: ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని భక్త మార్కండేయ శివాలయంలో గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు మెహందీని తయారుచేసుకుని చేతులపై పెట్టుకొని సంబుర పడ్డారు. కార్యక్రమంలో మహిళలు శకుంతల, గీత, హైమావతి, కల్యాణి, నిర్మల, ప్రశాంతి, రాజేశ్వరి, బాలకిష్టమ్మ, జంగమ్మ, కృష్ణవేణి, నారాయణమ్మ, తిరుపతమ్మ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వినతి

దోమలపెంట: బ్రహ్మగిరిలో రాత్రివేళ బస్సును నిలపాలని శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే బస్సు పునరుద్ధణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుడి ఔదార్యం



బల్మూర్: మండలంలోని చెంచుగూడెం గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో 13 మంది అనాథ విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి పాఠశాల యూనిఫామ్స్ మాత్రమే ఉండటంతో గమనించి ఉపాధ్యాయుడు జి.శంకర్ తన సొంత డబ్బులతో సివిల్ దుస్తులను అందజేసి ఔదార్యం చాటుకున్నాడు. శుక్రవారం హెచ్‌ఎం పి.శంకర్‌నాయక్‌తో పాటు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు అందజేశాడు. సమాజ సేవకు ప్రతి ఒక్కరు జీతంలో కొంత కేటాయించాలని హెచ్‌ఎం కోరారు.

సమస్యలు పరిష్కరించండి

కందనూలు: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 11, 12 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయా వార్డులోని కాలనీవాసులతో ఆయన మాట్లాడారు. డ్రైయినేజీ వ్యవస్థ, నీటి సమస్యలు అధికంగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యకమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మయ్య, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ పట్టణ కార్యదర్శిగా యూసుఫ్

కొల్లాపూర్: సీపీఐ పట్టణ కార్యదర్శిగా ఎండీ.యూసుఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ మహాసభ ముగింపు సందర్భంగా శుక్రవారం నూతన కమిటీ ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా ఈ.రమణ, ఎండీ.ఖాజామైనోద్దీన్, కోశాధికారిగా బిజ్జ శివశంకర్, కార్యవర్గసభ్యులుగా ఇటికల కురుమయ్య, కలమంద శంకర్, సి.శేఖర్, డి.మహేశ్వరి, రమేష్, ఆర్.దామోదర్, సత్యనారాయణ, రుక్మత్‌లు ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ ఎండీ ఫయాజ్ ఉన్నారు.

ఘనంగా మాసూంబాబా ఉర్సు



పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్‌లో మాసూంబాబా 40వ ఉర్సులో భాగంగా ఘనంగా గంధోత్సవం, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. మాసూంబాబాను దర్శించుకోవడానికి చుట్టు పలు ప్రాంతాలు కర్ణాటక, బళ్లారి, కర్నూల్, కడప, హైదరాబాద్, మహబూబ్‌నగర్, అచ్చంపేట, కొల్లాపూర్ వంటి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.

టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వ నమోదు



అచ్చంపేట: మండలంలోని వివిధ పాఠశాలలో శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ సీనియర్ నాయకుడు బీచ్యానాయక్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. పెడింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందరికి వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలని, పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, కొర్రశంకర్, బాబురావు, రామకృష్ణ, హన్మ, స్వామి, లలితాబాయి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

సీఎం సభకు తరలిన నాయకులు

సాక్షి, నెట్‌వర్క్: పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజక వర్గాల నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. వివిధ వాహనాలలో బయలు దేరారు. కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల నుంచి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

సీపీఎం, బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు



కోడేరు పోలీస్ స్టేషన్‌లో సీపీఎం నాయకులు

కోడేరు: జటప్రోలులో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను సీపీఎం, బీజేపీ నాయకులు అడ్డుకుంటారన్న సమాచారంతో ముందస్తుగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఎం మండల కార్యదర్శి నర్సింహ, రవి, వెంకటస్వామి, శివశంకర్, కార్తిక్, రవీందర్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

పెద్దకొత్తపల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సభను అడ్డుకుంటారన్న సమాచారం మేరకు ముందస్తుగా గురువారం రాత్రి బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు పరశురాం, మాజీ అధ్యక్షుడు బీమేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టులకు భయపడమని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శివ, తిరుమల్, పరశురాముడు ఉన్నారు.

కొల్లాపూర్: సీఎం రేవంత్‌రెడ్డి సందర్భంగా కొల్లాపూర్‌లోని విపక్ష పార్టీలకు చెందిన వారితో పాటు జర్నలిస్టు సంఘ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ ఎల్లేని సుధాకర్‌రావును హౌజ్ అరెస్టు చేశారు. పాదయాత్రగా కొల్లాపూర్ నుంచి జటప్రోల్ వెళ్లేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.